సాక్షి
వైఎస్‌ఆర్ జిల్లా

మంగళవారం ၊ 14 ၊ అక్టోబర్ ၊ 2025



కంటైనర్, లారీ ఢీ

ఎర్రగుంట్ల మండల పరిధిలోని తిప్పలూరు గ్రామ సమీపంలోని ఏకేఆర్ కల్యాణ మండపం వద్ద సోమవారం రాత్రి కంటైనర్ , లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. - 8లో



ముంపు వాసులకు న్యాయం చేయాలి

రాజోలి ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ నేతలు డిమాండ్ చేశారు. - 8లో

వాతావరణం

గరిష్ఠం/కనిష్ఠం
32.2 /22.8

జిల్లాలో సోమవారం 22.8 - 32.2 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంటకు 2.5 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
- కడప అగ్రికల్చర్.

న్యూస్‌రీల్

జిల్లాలో ఐదు మండలాల్లో వర్షం

కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తణంగా కారణంగా జిల్లాలో ఐదు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా గోపవరం మండలంలో అత్యధికంగా 20 మి.మీ వర్షంకురిసింది. అలాగే జమ్మలమడుగులో 15.2 , మైలవరంలో 10.2, కమలాపురంలో 4.6, బద్వేల్‌లో 1 మి.మీ వర్షం కురిసింది.

16న జాబ్‌మేళా

కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.జి.రవీంద్రనాథ్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో హెటిరో లాబ్స్ లిమిటెడ్, నెక్స్‌టెల్ మెటా ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ పాల్గొంటుందని జేకేసీ కోఆర్డినేటర్ సీహెచ్. రాము తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, బి.టెక్, మాస్టర్ డిగ్రీలతోపాటు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలోని జేకేసీ మెంటార్లు సారధి (9347256400) రవీంద్రారెడ్డి (9390052901) లను సంప్రదించాలని సూచించారు.

దరఖాస్తుల ఆహ్వానం

కడప ఎడ్యుకేషన్ : కడప రిమ్స్ వద్ద ఉన్న మైనార్టీ ఐటీఐలో మిగిలిన సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జ్ఞానకుమార్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు, పది, ఇంటర్ మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణపత్రం, ఆధార్, ఫొటో, మెయిల్ ఐడీతోపాటు మొబైల్ నెంబర్ iti.ap.gov.in అనే పోర్టల్‌లో దరఖాస్తును సమర్పించాలని తెలిపారు. రిజిస్టర్ చేసిన దరఖాస్తును తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. కంప్యూటర్ కోర్సు(కోపా)కు 10వ తరగతి పాస్, వెల్డర్ కోర్సుకు పదవ తరగతి ఫెయిన్ వారు అర్హులని తెలిపారు. 17వ తేదీ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.

15న కౌన్సెలింగ్

కడప రూరల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 15వ తేదీన కౌన్సెలింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఎఫ్ఎన్ఓ, శానిటరీ అటెండర్, టీబీ హెల్త్ విజిటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు. అభ్యర్థుల ఎంపిక జాబితాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. కడప.ఏపీ.జీఓవి.ఇన్ వెబ్ సైట్ లో చూడవచ్చని పేర్కొన్నారు.

అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి

– జాయింట్ కలెక్టర్ అదితిసింగ్



ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జేసీ

కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జేసీ అదితి సింగ్ తోపాటు డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్‌లో రీ ఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలని, జిల్లా అధికారులు మీకు వచ్చిన అర్జీలను సమయం కేటాయించి రివ్యూ చేయాలన్నారు. ఎవరైనా అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

భూరీసర్వేపై అవగాహన కల్పించాలి

సిద్దవటం : భూ రీసర్వే పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ టి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.సోమవారం సిద్దవటం మండలంలోని కనుములోపల్లిలోని సర్వే నంబర్ 29, 30, 31లోని 12.05 ఎకరాల భూమిలో సర్వేయర్లు చేపట్టిన రీసర్వేను పరిశీలించారు. సంబంధిత రైతులు ప్రసాద్‌రెడ్డి, గౌస్‌బాషాలతో మాట్లాడారు. సర్వే సిబ్బంది రైతులకు నోటీసులు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వే ల్యాండ్ అధికారి ఎ.మురళీకృష్ణ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీలత, పోరభాకర్, సర్వేయర్ సోమశేఖర్ పాల్గొన్నారు.

కల్తీసారాపై కన్నెర్ర

నారా వారి సారా..
చుక్క చుక్కలోనూ కల్తీయేరా ..
అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు
ధ్వజమెత్తారు.
మనిషి నకిలీ.. మాట నకిలీ..
చంద్రబాబు రాజకీయ జీవితమంతా
నకిలీయేనని తూర్పారబట్టారు..
ఓట్ల కోసం ఓ మాట..
నోట్ల కట్టల కోసం మరోమాట
చెబుతారని చంద్రబాబు నైజాన్ని
ఎండగట్టారు.
గుడి ఉందనే భక్తి లేకుండా..
బడి ఉందనే భయమూ లేకుండా
పచ్చని పల్లెల్లో అడుగుకో బెల్టు
షాపు పెట్టి ప్రజల ప్రాణాల్ని
తీస్తున్నారని మండిపడ్డారు.
కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు
తీస్తున్న పాలకుల తీరుకు నిరసనగా
రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు జిల్లాలో
వైఎస్సార్ సీపీ నాయకులు ర్యాలీలు
చేశారు. ఎక్సైజ్ కార్యాలయాల
ఎదుట బైఠాయించారు.

జిల్లా కేంద్రమైన కడపలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతబూని నిరసన తెలుపుతున్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ మేయర్ సురేష్‌బాబు, ఇంచార్జ్ మేయర్ ముంతాజ్‌బేగం, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, మహిళలు



- జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణుల ర్యాలీలు, నిరసనలు
- ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రాలు
- కల్తీ మద్యం స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్

కడప కార్పొరేషన్ : కల్తీ మద్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు భారీ ర్యాలీలు నిర్వహించారు. నిరసనలు చేసి, ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కల్తీ మద్యం స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కడప, పులివెందుల, బద్వేల్, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో కల్తీ మద్యంపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

కడపలో భారీ ర్యాలీ

కడప నగరంలోని ప్రకాశ్‌నగర్‌లోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ మేయర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. తొలుత ఎల్‌ఐసీ సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అనంతరం ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ రవి కుమార్‌కు వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో ఇంఛార్జి మేయర్ ముంతాజ్‌బేగం తోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్పొరేటర్లు, మహిళా ప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

బెల్టు షాపులపై కదంతొక్కిన మహిళలు



మైదుకూరులో బెల్టుషాపుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న మహిళలు

మైదుకూరు పట్టణంలో వైఎస్సార్ సీపీ మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు కిరణ్మయి ఆధ్వర్యంలో నకిలీ మద్యం, బెల్ట్ షాపుల ఏర్పాటుపై నిరసన చేపట్టారు. తొలుత మైదుకూరు ఇందిరమ్మ కాలనీ నుంచి తెలుగుగంగ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు.



ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వ తీరుపై ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న మహిళా లోకం

ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!



ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించిన వైఎస్సార్ సీపీ నేతలు

పులివెందుల పట్టణంలో నకిలీ మద్యం తయారీ, కూటమి ప్రభుత్వ తీరుపై పార్టీ నేతలు, మహిళా ప్రతినిధులు మండిపడ్డారు. పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలియజేయడంతోపాటు ఎక్సైజ్ సీఐ చెన్నారెడ్డికి వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కన్వీనర్లు, మండల పరిశీలకులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నిరసన హోరు!



బద్వేలు పట్టణంలో మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, వైఎస్సార్‌సీపీ నేతలు

బద్వేలు పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తొలుత పార్టీ శ్రేణులు ఎన్‌జీవో కాలనీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి సిద్దవటం రోడ్డులోని ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నకిలీ మద్యం సీసాలను పగులగొట్టి నిరసన తెలిపారు. అనంతరం ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్‌సీపీ నేతలు రమణారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సుందరరామిరెడ్డి, పెద్దారెడ్డి పాల్గొన్నారు.

పచ్చవిషాన్ని తయారు చేస్తున్నారిలా..



నకిలీ మద్యం తయారీని కూటమి ప్రభుత్వం కుటీర పరిశ్రమగా మార్చిన వైనాన్ని ప్రదర్శన ద్వారా వివరిస్తున్న దృశ్యం, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, మహిళలు

ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. తొలుత మున్సిపల్ పార్కు నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో శవపేటికను మోస్తూ, నకిలీ మద్యం బాటిళ్లను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ సీఐ సురేంద్రారెడ్డికి వినతిపత్రమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్ యాదవ్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి, మున్సిపల్ వైస్ చైర్మెన్లు పాతకోట బంగారుమునిరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా పాల్గొన్నారు.

విన్నపాలు వినవలె..కల్తీ మద్యాన్నిఅరికట్టవలె!



ఎక్సైజ్ ఎస్ఐ సరితకు వినతిపత్రమిస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి తదితరులు

నకిలీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి నేతృత్వంలో జమ్మలమడుగులో పట్టణంలోని కన్నులూరు మోటు నుంచి శివాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎక్సైజ్ ఎస్ఐ సరితకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసు నీరుగార్చేందుకే సిట్

- తప్పుచేసిన వాళ్లే సిట్ వేస్తే ఎలా
- చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ దర్యాప్తు చేయించాలి
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి

కడప కార్పొరేషన్ : నకిలీ మద్యం కేసును నీరుగార్చేందుకే 'సిట్'వేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యథేచ్ఛగా నకిలీ మద్యం తయారవుతోందని, కుటీర పరిశ్రమలా నకిలీ మద్యాన్ని టీడీపీ నేతలు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. పెదబాబు, చినబాబు కన్నుసన్నల్లోనే ఈ దందా సాగుతోందని ఆరోపించారు. 'సిట్'అనేది చంద్రబాబు జేబులో ఉండే టీమ్ అని.. అలాంటప్పుడు ఈ కేసులో వారేం నిగ్గు తేలుస్తారని ప్రశ్నించారు. యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేస్తూ, రాష్ట్రమంతా సరఫరా చేస్తూ.. పూర్తి ఆధారాలతో సహా టీడీపీ నాయకులు పట్టుబడినా, ఇప్పటి వరకు నోరుమెదపని సీఎం చంద్రబాబు హఠాత్తుగా ఈ కేసుపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడం హాస్యాస్పదమన్నారు. తప్పులు చేసిన వాళ్లే, ఈ మాఫియాను నడిపిన వాళ్లే సిట్‌లు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. నకిలీ మద్యానికి ఇప్పటికే పలువురు బలయ్యారు. అందుకే నకిలీ మద్యంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తునకు వేయడానికి సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ములకల చెరువు ఘటన తర్వాత రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైన్‌షాప్‌పై ఎక్సైజ్ అధికారులు దాడి చేయలేదని, పర్మిట్‌రూమ్‌లు, బెల్టుషాప్‌ల్లో కనీసం తనిఖీ చేయలేదన్నారు. అంటే ఏ స్థాయిలో ఈ నకిలీ మద్యం మాఫియా నడుపుతున్నారో స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబు ఇప్పుడు చెబుతున్న క్యూఆర్ కోడ్, స్కానింగ్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అమలు చేశారని, అప్పుడు ప్రభుత్వమే వైన్ షాప్‌లు నడపడం వల్ల, ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా పోయిందని తెలిపారు. చంద్రబాబు సీఎం అయ్యాక, గత ప్రభుత్వ మద్యం విధానాలన్నింటినీ రద్దు చేసి, మద్యం షాప్‌లన్నింటినీ తన మాఫియాకు అప్పగించారన్నారు. నకిలీ మద్యం తయారు చేసేదీ వాళ్లే.. వాళ్ల మద్యం షాపులకు, బెల్టుషాప్‌లకు తరలించి అమ్మేదీ వాళ్లేనని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఇప్పుడు ఈ నకిలీ మద్యం దందా ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో, ప్రజల ముందు దోషిగా నిలబడిన సీఎం చంద్రబాబు, కేసు డైవర్షన్‌కోసం ఈ సిట్ డ్రామాకు తెర లేపారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్‌షాప్‌ల్లో వెంటనే తనిఖీలు చేయాలని, ఏది అసలు మద్యమో, ఏది నకిలీదో, కల్తీదో తేల్చాలన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేసి, ఎక్సైజ్ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు.

వాస్తవాలను వెలికి తీస్తున్నందుకే 'సాక్షి'పై కేసులు

మరోవైపు నిజాలు వెలికి తీస్తున్న సాక్షి మీడియాపై చంద్రబాబు కక్షసాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మిగిలిన మీడియాను తన చేతిలో పెట్టుకుని నిజాలు బయటకు రానీయకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజలకు చెప్పే బాధ్యతను, ఫోర్త్ ఎస్టేట్‌గా తన బాధ్యతను సాక్షి మీడియా నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజా పక్షంగా పనిచేస్తోంది కాబట్టే సాక్షిపై చంద్రబాబు కక్ష గట్టారన్నారు. ఆ కార్యాలయాల మీద గతంలోనూ పలు దాడులు చేయడమే కాకుండా, పోలీసులను పంపి, కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ఆటలు ఇంకెంతో కాలం సాగవని గుర్తుపెట్టుకోవాలన్నారు.

వైవీయూ అభివృద్ధికి కృషి

నూతన వీసీ బెల్లంకొండ రాజశేఖర్





వైవీయూ వీసీగా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్.. అభినందనలు తెలుపుతున్న ఆచార్యులు

కడప ఎడ్యుకేషన్: వైవీయూ అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని.. న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడు సొంతం చేసుకోవాలని.. ఆ దిశగా మనమంతా శ్రమిద్దామని యోగి వేమన విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు. విశ్వవిద్యాలయ వీసీగా సోమవారం ఆయన వైవీయూ పరిపాలన భవనంలోని తన ఛాంబరులో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, ప్రధానాచార్యులు టి.శ్రీనివాస్, ఆచార్యులు, సహ, సహాయ ఆచార్యులు, అకడమిక్ కన్సల్టెంట్లు, బోధనేతర సిబ్బంది, స్కాలర్లు, విద్యార్థులు నూతన ఉపకులపతికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన, బోధనేతర సిబ్బంది విశ్వవిద్యాలయాన్ని మాతృమూర్తిలా భావించి విశ్వవిద్యాలయం నాది అనే భావనతో పనిచేయాలని కోరారు. పీజీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరగాలని ఆదిశగా ప్రయత్నాలు జరగాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం యూజీసీ నెట్ పేపర్ -1 కోసం శిక్షణ ఇస్తామన్నారు. అలానే పరిశోధక విద్యార్థులు పీహెచ్‌డీలు నిర్ణీత కాలంలో పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధానాచార్యులు టి.శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు ఆచార్య చంద్రమతి శంకర్. ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, డా. మాదక్క, ముఖీనా బేగం, అధ్యాపకులు. బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సిబ్బందితో సమావేశం..

వైవీయూను ప్రగతి పథంలో నడిపించడం కోసం సమిష్టిగా కృషి చేద్దామని వీసీ బెల్లకొండ రాజశేఖర్ పిలుపునిచ్చారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం బోధనా, బోధనేతర సిబ్బందితోక్యాంపస్‌లోని అన్నమాచార్య సెనెట్ హాల్లో సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకుసాగాలన్నారు.

హుండీ ఆదాయం లెక్కింపు



చాపాడు : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అల్లాడుపల్లె శ్రీవీరభద్ర స్వామికి భక్తులు సమర్పించిన హుండీల ద్వారా రూ.11.48 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ శంకర్ బాలాజీ తెలిపారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆలయ చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్ పర్యవేక్షణలో ఈ ఏడాది మార్చి 6 నుంచి సోమవారం భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.11,48,720 నగదు, 118 గ్రాముల బంగారు, 1.800 కిలోల వెండి వీరభద్ర స్వామికి కానుకగా లభించిందని వెల్లడించారు. వీటిని మైదుకూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఆలయ ఈఓ తెలిపారు.

క్లుప్తంగా

విద్యుదాఘాతంతో రైతు మృతి



మృతి చెందిన రైతు సురేష్

లింగాల : లింగాల మండలం గుణకణపల్లె గ్రామంలో ఆదివారం రాత్రి విద్యుదాఘాతంతో కొమెర సురేష్ (30) అనే రైతు మృతి చెందాడు. ఎస్ఐ అనిల్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొమెర సురేష్ తన పొలంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పనులు నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య వెంకటేశ్వరమ్మ, ఐదేళ్ల కుమార్తె వరలక్ష్మి ఉన్నారు. కుటుంబ పెద్ద ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువ రైతు మృతి చెందడంతో ఆయనకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

వడ్ల లారీ దగ్ధం



దగ్ధమైన వడ్ల లారీ

వీరపునాయునిపల్లె : మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయ సమీపంలో సోమవారం తెల్లవారుజామున వడ్లతో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన ఏపీ 39 యూబీ 6567 నంబరు గల లారీ కమలాపురం నుంచి బంగారుపాలెంకు వడ్ల లోడుతో వెళుతుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి కిందకు దిగేసరికే మంటలు తీవ్రమయ్యాయి. వెంటనే వేంపల్లె ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే చాలా వరకు వడ్లతో పాటు లారీ కాలిపోయింది. మంటలు పూర్తి అదుపులోకి వచ్చినంత వరకు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని ఏఎస్ఐ సుబ్రమణ్యం తెలిపారు.

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ సమీపంలోని పెన్నానది బ్రిడ్జి వద్ద నంద్యాల–రేణిగుంట డెమో రైలు కింద పడి సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి సుమారు 50–55 ఏళ్లు ఉంటాయని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి తల గుర్తుపట్టలేని విధంగా ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. మృతుడికి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

105 మద్యం బాటిళ్లు స్వాధీనం

రాజుపాళెం : మండలంలోని రెండు గ్రామాల్లో 105 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పీఎస్ఐ నాగకీర్తన తెలిపారు. గోపాయపల్లె గ్రామంలో ఇద్దరి నుంచి 52 మద్యం బాటిళ్లను, కుమ్మరపల్లె గ్రామంలో ఒక వ్యక్తి నుంచి 53 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

‘మాకు పరిహారం ఇప్పించండి’

రాజోలి బాధిత రైతుల వినతి



రైతులతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి

జమ్మలమడుగు : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి ప్రాజెక్టు నిర్మాణం కోసం 2008లో శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం రాజోలి ఆనకట్ట నిర్మాణానికి కట్టుబడ్డారు. అందుకు సంబంధించి భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టి అవార్డును పాసు చేయించారు. డబ్బులు పంపిణీ చేస్తారన్న సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వం ఇవ్వలేదు. నాడు టీడీపీ నాయకులు రాజోలిఆనకట్ట నిర్మాణం చేసి బాధిత రైతులకు ఎకరాకు 24 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని చెప్పారు. ఇంత వరకు ఇవ్వలేదు. రాబోయే కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తమకు మద్దతుగా నిలిచి పరిహారం అందేలా చూడాలి’.. అని రాజోళి బాధిత రైతులు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని కోరారు. ఈ సందర్భంగా సోమవారం బాధిత రైతులు వీరితో మాట్లాడుతూ రాజోలి ఆనకట్ట నిర్మాణం కోసం బాధిత రైతులకు ఎకరాకు 24 లక్షల రూపాయలు ఇస్తామని యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ పెద్దముడియం మండల పర్యటనకు వచ్చినప్పుడు హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 17 నెలలు అయినా ఇప్పటి వరకు అవార్డు పాసైన రైతులకు పరిహారం గాని, రాజోలి ఆనకట్ట నిర్మాణం జరుగుతుందా జరగదా అన్న విషయంపై గానీ స్పష్టత ఇవ్వలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా రూ.24 లక్షలు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. దీంతో ప్రతి ఏడాది కుందూ నదికి వరదలు వచ్చిన సమయంలో తమ భూములు మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజోలి నిర్మాణం చేపడతారా లేదా, భూసేకరణ చేసిన రైతులకు పరిహారం ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై శాసన మండలిలో ప్రశ్నించానని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజోలి బాధిత రైతులకు పరిహారం ఇప్పించే విషయంలో వైఎస్ జగన్ నుంచి స్పష్టమైన హామీని రైతులకు ఇప్పించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డిని కోరారు. దీనిపై పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బాధిత రైతులకు ఎప్పటికీ అన్యాయం జరగనివ్వమని కచ్చితంగా ఈ విషయాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

రైతుల భూములకు రీసర్వే నిర్వహించాలి



భూముల రీసర్వేను తనిఖీ చేస్తున్న రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్, తదితరులు

తొండూరు : మండల పరిధిలో ఉన్న రైతుల భూములకు సంబంధించి ఫేజ్–3 రీసర్వేను రైతుల సమక్షంలో నిర్వహించాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్' రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పులివెందుల డివిజన్ గుండ్లమడుగు పంచాయతీ పరిధిలోని ఫేజ్–3 కింద జరిగే ఫ్రీ హోల్డ్ భూ రీసర్వేను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన భూములను రీసర్వే నిర్వహించేటప్పుడు దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒకటి లేదా రెండు పర్యాయాలు తెలియజేసి, వారిని పిలిపించి అప్పటికి అందుబాటులోకి లేకపోతే వీడియో కాల్ ద్వారా భూ రీసర్వే నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ మురళీ కుమార్, డిప్యూటీ సర్వేయర్లు హేమలత, రియాజుద్దీన్, తొండూరు సర్వేయర్ రాఘవేంద్ర, లింగాల, పులివెందుల, వేంపల్లె సర్వేయర్లు పాల్గొన్నారు.

ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి



మాట్లాడుతున్న ఏపీ రైతు సంఘం నాయకులు

కడప అగ్రికల్చర్ : ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం(ఏఐకేఎస్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. వి. సుబ్బారెడ్డి, పోతిరెడ్డి భాస్కర్ డిమాండ్ చేశారు. కడపలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 15 వేల ఎకరాలలో ఉల్లి పంటను సాగు చేశారన్నారు. ఉల్లి పంట కోతకు వచ్చిన దశలో ఉల్లిగడ్డల ధరలు అమాంతం పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా ప్రజా ప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లాలో ఉల్లి సాగుచేసిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కమలాపురం నియోజకవర్గ కార్యదర్శి జి. నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికుడి మృతి



మృతి చెందిన గంగయ్య

ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని వెటర్నరీ కాలేజీ మీపంలో ఉన్న డంప్‌యార్డులో కాసిపోయిన గంగయ్య (45) అనే మున్సిపల్ కార్మికుడు మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దువ్వూరు మండలం నీలాపురం గ్రామానికి చెందిన గంగయ్య చెవిటి, మూగ. ఇతను దివ్యాంగుల కోటాలో రెండేళ్ల క్రితం ప్రొద్దుటూరు మున్సిపాలిటిలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా ఉద్యోగం పొందాడు. పొట్టిపాడు రోడ్డులోని వెటర్నరీ కాలేజీ వద్ద ఉన్న డంప్ యార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతను శనివారం ఉదయం 6 గంటలకు నీలాపురం నుంచి విధులకు వచ్చాడు. రాత్రి అయినా ఇంటికి వెళ్లలేదు. గంగయ్య ఇంటికి రాని విషయం ఆదివారం అతని అన్న పుల్లయ్యకు తెలిసింది. దీంతో అతను పని చేస్తున్న చోటికి వెళ్లి విచారించగా శనివారమే గంగయ్య ఇంటికి వెళ్లినట్లు అక్కడి వారు చెప్పారు. ఈ క్రమంలో గంగయ్య మృతదేహం డంపింగ్ యార్డు సమీపంలో ఉండగా సోమవారం గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తన తమ్ముడి మృతికి గల కారణాలను తెలుసుకోవాలని పుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు.

హత్య కేసులో నిందితుల అరెస్టు

పెండ్లిమర్రి : మండలంలోని ఎం.చౌటపల్లె గ్రామానికి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో సోమవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ చల్లని దొర, ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలలో సుబ్బయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించగా చౌటపల్లెకు చెందిన బాల అంకిరెడ్డి, చాబలికి చెందిన గంగిరెడ్డిలు మృతుని మద్యంలో విష ద్రావణం కలిపి తాగించి హత్య చేసినట్లు నిందితులు నేరం అంగీకరించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.

అదృశ్యమైన వ్యక్తి మృతి

ప్రొద్దుటూరు క్రైం : ఈ నెల 10న అదృశ్యమైన విజయ్‌ప్రసాద్‌రెడ్డి (55) అనే వ్యక్తి మృతి చెందాడు. వల్లూరు మండలంలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద అతని మృతదేహం ఉండగా సోమవారం పోలీసులు గుర్తించారు. మైదుకూరు రోడ్డులోని కాశేశ్వరి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న అలవలపాటి విజయ్‌ప్రసాద్‌రెడ్డి ఈ నెల 10న ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

మామపై కోడలి దాడి

సంబేపల్లె : మండల పరిధిలోని దేవపట్లకు చెందిన వీరబల్లి సహదేవరెడ్డిపై కోడలు తేజస్విని, ఆమె తమ్ముడు లోకేశ్వర్‌రెడ్డి సోమవారం దాడి చేశారు. పోలీసుల వివరాల మేరకు సహదేవరెడ్డి, కోడలికి మధ్య మాటా మాటా పెరగడంతో ఈ దాడి జరిగింది. సహదేవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. బాధితుడి కొడుకు వీరంరెడ్డి ఫిర్యాదు మేరకు సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

సిద్దవటం : కార్తీకమాసంలో శ్రీ నిత్యపూజ స్వామి కోనకు వచ్చే శివ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆలయం ఇన్‌చార్జి ఈఓ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ నిత్యపూజ స్వామి కోనలో సోమవారం పంచలింగాల గుడి వద్ద మంచినీటి కోనేరులో అపరిశుభ్రత తొలగించి, బ్లీచింగ్ పిచికారీ చేశామన్నారు. కాలినడకన సన్నిధానంలో వెళ్లే రహదారి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు పూర్తిగా తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు.

రాజోలి ముంపు వాసులకు న్యాయం చేయాలి

పెద్దముడియం మండల రైతుల ధర్నా



కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు, రైతులు

కడప సెవెన్‌రోడ్స్ : రాజోలి ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు సహదేవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్.జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి ఎస్.సుబ్బారెడ్డి, నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. సోమవారం బీకేఎస్ ఆధ్వర్యంలో పెద్దముడియం మండలంలోని రాజోలి ముంపు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజోలి నిర్మాణానికి ఇప్పటికి రెండుమార్లు శంకుస్థాపనలు చేశారన్నారు. ఎకరాకు రూ. 12.50 లక్షలు చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం రైతుల భూ హక్కులను బ్లాక్ చేసిందన్నారు. తర్వాత రూ. 1350 కోట్ల అంచనా వ్యయంతో టెండరు ప్రక్రియ సైతం పూర్తి చేసి రెండేళ్లు దాటినా ఇప్పటికి రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. దీంతో భూమి తాకట్టుపై బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదన్నారు. భూములు అమ్ముకునేందుకు కూడా వీలు లేకుండా ఉందన్నారు. ఎకరాకు నష్టపరిహారాన్ని రూ. 20 లక్షలకు పెంచి తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దముడియం మండలంలోని నెమ్మళ్లదిన్నె, బలపనగూడూరు, ఉప్పలూరు, చిన్నముడియం తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

కంటైనర్, లారీ ఢీ



లారీ డ్రైవర్‌ను 108 వాహనంలో చికిత్సకు తరలిస్తున్న దృశ్యం



లారీ క్యాబిన్‌లో ఇరుక్కున డ్రైవర్‌ను జేసీబీ సాయంతో బయటకు తీస్తున్న దృశ్యం

ఎర్రగుంట్ల : మండల పరిధిలోని తిప్పలూరు గ్రామ సమీపంలోని ఏకేఆర్ కల్యాణ మండపం వద్ద సోమవారం రాత్రి కంటైనర్ , లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన కంటైనర్ ఎర్రగుంట్ల మీదుగా తిప్పలూరు వైపు వెళ్తుండగా, కడప వైపు నుంచి ఎర్రగుంట్లకు వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కున్నాడు. రెండు కాళ్లు క్యాబిన్‌లో ఉండిపోవడంతో బయటకు తీసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో లారీలో ఇరుక్కున్న డ్రైవర్‌ను సుమారు గంట పాటు శ్రమించి ఎట్టకేలకు బయటకు తీశారు. వెంటనే 108 వాహనం సాయంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, అక్కడికి వచ్చిన వారందరు సహాయక చర్యలు చేపడదామనే ఆలోచన చేయకుండా వారి సెల్ ఫోన్‌లో వీడియోలు తీసుకునేందుకు ఆసక్తి చూపడాన్ని పలువురు తీవ్రంగా తప్పుబట్టారు.

పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కంభం వెంకటేశ్వర్లు



ప్రొద్దుటూరు : స్థానిక మైదుకూరు రోడ్డులోని అమూల్య ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఆంధ్రప్రదేశ్ పూసల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కంభం వెంకటేశ్వర్లు (ప్రొద్దుటూరు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేని రాంబాబు (జగ్గయ్యపేట), రాష్ట్ర కోశాధికారిగా పాదిలి సూర్య చిరంజీవి (జంగారెడ్డి గూడెం), మహిళా అధ్యక్షురాలుగా జడిమేని కనకదుర్గమ్మ (గుడివాడ), ఉపాధ్యక్షులుగా పసుపులేటి మనోజ్ కుమార్ (కడప), పసుపులేటి విజయకుమారి (మాజీ డైరెక్టర్) (కడప), చేనికుమారి (మాజీ డైరెక్టర్)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు నాయుని పెద్దన్న, గోవిందరాజులు, నాగరాజు, వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ డైరెక్టర్ తుపాకుల వెంకటరమణ, యర్రంశెట్టి వెంకటేశ్వర్లు, పాదిలి రాము, బత్తిని పెద్ద స్వామి తదితరులు పాల్గొన్నారు.

అనుమతి లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు



అరెస్టు అయిన డాక్టర్ విజయ్‌కుమార్

వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా అరుణ అనే పేరుతో ఆసుపత్రి పెట్టి వైద్యం చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. హోమియోపతి డాక్టర్ (బీహెచ్ఎంఎస్) విజయ్ కుమార్ అల్లోపతి వైద్యం చేయడంతోపాటు స్కానింగ్, కాన్పులు చేస్తున్నట్లు చెప్పారు. గతనెల 11వ తేదీన పులివెందుల డిప్యూటీ డీఎంహెచ్ఓ ఖాజా మొయినుద్దీన్ ఈ ఆసుపత్రిని తనిఖీ చేయగా కాన్పులతోపాటు అల్లోపతి వైద్యం చేస్తుండటంతో ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, ఓపీ రూంలను సీజ్ చేశారు. మళ్లీ రెండు రోజుల కితం డిప్యూటీ డీఎంహెచ్ఓ తన సిబ్బందితో ఆసుపత్రిని తనిఖీ చేయగా ఇద్దరు గర్భిణులు కాన్పులు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి అనుమతి లేకుండా విజయ్ కుమార్ తో పాటు ఆయన సతీమణి ఇరువురు ఆసుపత్రిని గత 8 సంవత్సరాలుగా వేంపల్లెలో నడుపుతున్నట్లు చెప్పారు. అలాగే రేడియాలజిస్ట్ లేకుండా స్కానింగ్ సెంటర్ నడుపుతున్నారన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్‌లో విజయ్ కుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్‌కు పంపినట్లు సీఐ చెప్పారు.

దుంపలగట్టు కాలనీలో చోరీ



చిందరవందరగా పడి ఉన్న వస్తువులు

ఖాజీపేట : ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలోని కాలనీలో చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ. 20 వేల నగదుతోపాటు రూ.30 వేల విలువగల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దుంపలగట్టు కాలనీలో చోరీ జరిగిన ఇంటి యజమాని వెంకటేశ్వర్లు కర్నూలులో ఉండగా, సోమవారం ఉదయం ఇంటి తలుపు పగులగొట్టి ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు అతనికి సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు మనవడు వచ్చి ఇంటిని పరిశీలించగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంటి లోపల చుట్టూ కారంపొడి చల్లి ఉండడం, ఇంటిలోని సామగ్రి చిందరవందరగా ఉండటాన్ని గమనించారు. గత రెండు నెలలుగా తమ తాత వెంకటేశ్వర్లు అనారోగ్య కారణంగా కర్నూలులో ఉండడంతో ఇంటిలో ఎవరూ లేని విషయాన్ని గుర్తించి చోరీకి పాల్పడినట్లు అతను తెలిపాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఖాజీపేట సీఐ వంశీధర్ తెలిపారు.

హంద్రీ నీవా కాలువలో విద్యార్థి మృతదేహం లభ్యం

- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
- మృతదేహాన్ని పరిశీలించిన డీవైఈఓ లోకేశ్వరరెడ్డి



సాయికిరణ్ మృతదేహం

మదనపల్లె రూరల్ : హంద్రీ నీవా కాలువలో గల్లంతైన పదోతరగతి విద్యార్థి రెబ్బాన సాయికిరణ్(15) మృతదేహం సోమవారం ఉదయం బసినికొండ సమీపంలో లభ్యమైంది. ఫైర్ రెస్క్యూ టీం హంద్రీ నీవా కాలువలో మునిగిపోయిన సాయికిరణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన సురేష్, సరళ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సాయికిరణ్(16), బసినికొండలోని అభ్యుదయ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం స్కూల్‌లో పదోతరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు ఉండటంతో, సాయికిరణ్ సాయంత్రం 4.30 వరకు క్లాసులు ఉన్నాయని తల్లిదండ్రులకు చెప్పి స్కూటీలో వచ్చాడు. మధ్యాహ్నం 1 గంట వరకు క్లాసుకు హాజరయ్యాడు. స్కూల్ వదిలాక నేరుగా ఇంటికి వెళ్లకుండా మెయిన్‌రోడ్డు వరకు వచ్చి, తర్వాత స్నేహితులైన భానుతేజ, శేషుబాబు, సాత్విక్‌రెడ్డితో కలిసి ఈత కొడదామని స్కూటీలో పాఠశాల వెనుక వైపు ఉన్న హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకున్నారు. కాలువలో అప్పటికే కొందరు యువకులు ఈత కొడుతుండటం చూసి సాయికిరణ్ కాలువలోకి దిగాడు. అప్పటికే కాలువలో నీటిప్రవాహ ఉధృతి అధికంగా ఉంది. గమనించని సాయికిరణ్ కాలువలో ముందుకు వెళ్లడంతో పట్టుతప్పి పడిపోయాడు. కొట్టుకుపోతుండగా, శేషుబాబు, ఈత కొడుతున్న యువకులను కాపాడాల్సిందిగా కోరాడు. వారు వెంటనే అక్కడకు వచ్చి సాయికిరణ్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా, చేతికి చిక్కి జారిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు అగ్నిమాపక సిబ్బందికి తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి ఆచూకీ కోసం సాయంత్రం వరకు గాలించారు. చీకటికావడంతో గాలింపు చర్యలకు తాత్కాలిక విరామం ఇచ్చారు. సోమవారం ఉదయం ఫైర్ రెస్క్యూ టీం హంద్రీ నీవా కాలువలో గాలిస్తుండగా, బసినికొండ నగరవనం సమీపంలో సాయికిరణ్ మృతదేహం లభ్యమైంది. కుమారుడిని కాలువలో విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా సెలవు దినాల్లో తరగతుల నిర్వహణ సరికాదని పలువురు పేర్కొన్నారు.